Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 3

(Jan. 27, 1943)

బెజవాడ, 1943

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 3

(Jan. 27, 1943)

Bejavāḍa, 1943

Record no. 683

8 పేజీలు : 0-1-6

PRAJASAKTI

Regd. No. M [illegible]

॥ సంపాదకవర్గం ॥
మద్దుకూరి చంద్రశేఖరరావు
(సంపాదకుడు)
కంభంపాటి సత్యనారాయణ
పుచ్చలపల్లి సుందరయ్య
కుమ్మల వెంకటరామయ్య
చలసాని వాసుదేవరావు

ప్రజాశక్తి

అంతర్జాతీయ పార్టీగా
భారత కమ్యూనిస్టుపార్టీ
ఆంధ్రకమిటీ పత్రిక

సంపుటి 2 | బుధవారం 27-1-43 బెజవాడ | సంచిక 3

మహారాష్ట్రియాలు [illegible]

★ ప్రభుత్వమే ఆహారపదార్థాలు కొని అమ్మించుతుందట!

[illegible] 21 వ తేదీని బ్రిటిష్ పార్లమెంటు [illegible] ప్రశ్నలకు అమెరీ జవాబిస్తూ, ఇండియాలో ఆహార పదార్థాల సమస్య ఎంతో ఆందోళనకు [illegible] అంగీకరించాడు. వాటి ధరలు పెరుగుటకూ, అనేక ప్రదేశాలలో అవి దొరక్కపోవటానికీ కారణాలు, రవాణాసాధనం, సైన్యావసరాలు, పంటలు పాడవడం, అని అమెరీ చెప్పాడు. కాని, [illegible] ప్రస్తుతం ప్రభుత్వ [illegible] కంట్రోలు పద్ధతే ఆహార పదార్థాల [illegible] ప్రధాన కారణం. సరుకుల సప్లయిని [illegible] ప్రజాసంఘాల ద్వారా [illegible] చేయకుండా, ధరలను మాత్రం [illegible] చేయడంవల్ల సరకు మార్కెట్టు నుండి మాయమై, దొంగ మార్కెట్టులో విపరీత ధరలకు [illegible].

దొంగవ్యాపారాన్ని అరికట్టడానికి గాని, రేషనింగ్ పద్ధతి [illegible] గాని, నేటి సామ్రాజ్యవాద ప్రభుత్వం పూనుకోదని విషయం దీన్నిబట్టి స్పష్టం. ప్రజలకు, [illegible], అనుకూలమైన పద్ధతిలో యీ సమస్యను సామ్రాజ్యవాదులు పరిష్కరింపలేరు. ప్రజాప్రతినిధులతో గూడిన జాతీయప్రభుత్వమే సరియైన పద్ధతిలో పరిష్కరించ గల్గుతుంది. [illegible] కరువుపరిస్థితులలో దేశం దగ్గం కావలసిందేనా? పాసిస్టుల దాడికి గురియై, చిన్నాభిన్నం కావలసిందేనా? ప్రభుత్వాన్ని ఎన్నడూ ఎదుర్కొనే [illegible] ప్రజాఐక్యత ద్వారా ఈ భీకరసమస్యను ప్రజలే పరిష్కరించుకొనగల్గుతారు.

గోధుమల సరఫరాకు యేర్పాట్లు

ఇండియా ప్రభుత్వం కూడా యీ ఆహారపదార్థాల సమస్యవల్ల ఎంతో ఆందోళన పడుతూన్నట్లు ఒక ప్రకటన గావించింది. అనేక ప్రదేశాలలో గోధుమల కొరత యేర్పడిందనీ, ఇతర కాయధాన్యాల కొరత లేదనీ, ఆప్రకటనలో వుంది. వచ్చే రెండు, మూడు నెలలలో ఇండియాకు గోధుమలు తగినన్ని దిగుమతి చేయించుతామనీ, పంజాబువంటి ఎక్కువ పంటపండే రాష్ట్రాలనుండి ప్రభుత్వమే గోధుమలవగైరా కాయధాన్యాలుకొని, అవసరమైన రాష్ట్రాలకు సప్లయి చేయించుతామనీ, ప్రభుత్వ ప్రకటనలో వుంది. ఈ కాయధాన్యాలు మళ్ళీ దొంగ వ్యాపారస్థుల చేతులలో పడకుండా ప్రభుత్వాధికారులే కొంతమందిని నియమించి వారిద్వారా తక్కువధరలకు అమ్మించుతారట. ఈ పాకుతో ప్రభుత్వం గుత్త వ్యాపార పద్ధతి (మొనాపలీ) ని ప్రవేశపెడితే, తిరిగి [illegible] మరొక రూపంలో ప్రవేశపెట్టవ[illegible] యిప్పుడు విల్వసించుకున్న దొంగ వ్యాపారస్థులపై కఠినమైన చర్య తీసుకొనకపోతే, దొంగవ్యాపారాన్ని ఆచరణలో అరికట్టకపోతే, ప్రభుత్వాధికారులకు అమ్మేవారెవరుంటారు? ఎప్పటికైనా ధరలు పెరగకుంటాయా? అనే ధైర్యంతో యీ తిండిదొంగలు ప్రాణంమేకము రహస్య గిడ్డంగులలోనే ఉంచుకుంటారు. ఈలోగా దేశం మలమల మాడి చావవలసిందే.

"ఇండియాలో కరువు"

పై శీర్షికతో "న్యూ స్టేట్సుమన్ అండు నేషన్" పత్రిక (లండన్) ఒక వ్యాసం వ్రాసింది. "ఇండియాలో కాంగ్రెసుకంటె బలవత్తరమైన శత్రువు (ఆహారసమస్య) బ్రిటిషు ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూంది." అని ఆ పత్రిక వ్రాసింది. ప్రభుత్వం చూపెట్టే కారణాలు సరియైనవి కావనీ, అధిక లాభాలతో కొవ్వెక్కి దొంగ వ్యాపారస్థులపై కఠిన చర్య తీసుకోవాలనీ, స్టాకులన్నింటినీ ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకొని, చౌక ధరలకు వాటిని అమ్మించే యేర్పాట్లు చేయాలనీ, ఆ పత్రిక సూచించింది. అన్నిటికంటె పంపకమే ప్రధానసమస్య అని గుర్తించింది.

ఆర్డినెన్సులకు కాలపరిమితి రద్దు

ఆహార సమస్య విషయంలో సామ్రాజ్యవాదులనుసరిస్తున్న యీ వినాశకర పంథాయే, ఇతర రంగాలలో క్రొత్తరూపాలు దాలుస్తోంది. ఇండియా చట్టంయొక్క 72 వ నిబంధన ప్రకారం, ప్రతి ఆర్డినెన్సు 6 నెలలు మాత్రమే అమలులో వుంటుంది. కాని, గవర్నర్ జనరల్ దీనికి విరుద్ధంగా, పై కాలపరిమితిని ధిక్కరించి ఆర్డినెన్సుల నమలుపరుస్తున్నారు. మిలిటరీ సర్వీసు, మొదలైన విషయాలలో దీనిప్లినరీచర్యలకుమాత్రమేమినహాయింపు ఉంటుందని పార్లమెంటు చర్చలో 3 వ సబ్-సెక్షన్‌ను గురించి అమెరీ హామీ యిచ్చినప్పటికీ, వైస్రాయి ప్రతి ఆర్డినెన్సుకీ యీ మినహాయింపును వర్తింపచేస్తున్నాడు.

కామ్రేడ్
కంభంపాటి సత్యనారాయణ

మార్షల్ లా పరిపాలన

సింధురాష్ట్రంలో మొరకలు, యూనాదులవంటి "క్రిమినల్ ట్రైబ్సు" హుర్ జాతి ప్రజలున్నారు. వీరిని సరియైన మార్గంలో పెట్టి, జీవనాధారం కల్పించడం బ్రిటిష్ నిరంకుశాధికారులకు చేతకాదు. కొన్ని నెలలక్రితం అనేకచోట్ల మార్షల్‌లాను ప్రవేశపెట్టి జంతువుల్ని వేటాడినట్లు వేటాడి, అనేక వందల మందిని పట్టుకున్నారు. సుమారు 3000 మంది హుర్ జాతి స్త్రీలకు రెండు పెద్ద శిబిరాలు నిర్మించి, వారిని పోలీసు నిగాలో పెట్టారు. ఈ మార్షల్ లా అధికారులు హుర్ జాతి ప్రజలపై మాత్రమేకాదు; సత్యాగ్రహుల్ని సహితం కొరడా దెబ్బలకు గురి చేస్తున్నారు. ఒకసారి 300 మంది స్కూలు విద్యార్థులకు 3 మొదలు 6 వరకు దెబ్బల శిక్ష విధించబడింది. 11-14 సంవత్సరాల వయస్సులోవున్న పసిపిల్లలను 18 దెబ్బల చొప్పున కొట్టారు. నగరసంకీర్తనం చేసిన కొందరు పిల్లలకు శిక్ష కొరడా దెబ్బలు. హేమూకలానీ అను 20 సంవత్సరాల వయస్సుగలవిద్యార్థి రైల్వేపట్టాల అడ్డబద్దీలు తొలగించడానికి ప్రయత్నించి నందుకు మార్షల్ లా అధికారులు లకవిని ఉరిదీశారు. హిట్లర్ సహితం బ్రిటిష్ సామ్రాజ్యవాదులవద్ద నేర్చుకోవలసిన పాఠాలు ఉన్నాయన్నమాట!

ఇల్లువిప్పి పందిరి

గత అక్టోబరులో బొంబాయి ప్రభుత్వం జారీచేసిన స్పెషల్ కోర్టుల ఆర్డినెన్సును బలపరుస్తూ, బొంబాయి హైకోర్టు ఒక తీర్పు చెప్పింది. అందులో, జపాన్ దురాక్రమణయొక్క ప్రమాదం ఎక్కువ కావడంవల్ల ఆరాజకోద్యమం దేశమంతా వ్యాపించుతూన్నందున "ప్రజల క్షేమం నిమిత్తం వ్యక్తుల స్వేచ్ఛను అరికట్టవలసియుంటుం"దని జడ్జీలు వ్రాశారు. "ప్రజలక్షేమం" అనే మాటకు బదులు "సామ్రాజ్యవాదుల క్షేమం" అనే మాటను చేర్చితే, ఈతీర్పు సరియైనదే! "యిల్లు విప్పి పందిరి వేసే" దద్దమ్మ లనిపించుకున్నారు ఈ జడ్జీలు.

జాతీయ పతాకంపై నిషేధం

మ్యునిసిపల్ బిల్డింగులపైన, ఇతర లోకల్‌బోర్డు కార్యాలయాలపైన, జాతీయ పతాకాన్ని ప్రతిష్ఠించకూడదని మద్రాసు ప్రభుత్వం మొక ఉత్తరువు జారీచేసింది. ఇట్టి ఉత్తరువులు ప్రజల జాతీయ భావాలను ఏ మాత్రం నాశనం చేయకపోగా, ఎక్కువచేస్తాయను సామాన్య సూత్రాన్ని మద్రాసు ప్రభుత్వం గ్రహించలేకపోవడం శోచనీయం.

అబద్ధాల పంచాంగం

భారతదేశంలో బ్రిటిషు సామ్రాజ్యవాదు లవలంబిస్తూన్న వినాశకర పద్ధతిని నిరసిస్తూ, అమెరికాలో అనేకమంది ప్రముఖులు ఆందోళన గావిస్తూన్న సంగతి జగద్విదితం. ఈ ఆందోళనకు ప్రతిగా, బ్రిటిషు అధికారవర్గం "ఇండియాను గురించి 50 సంగతులు" అనే ఒక కరపత్రాన్ని అమెరికన్‌ప్రజలకై ప్రచురించారు. అందులో, భారతీయులే పరిపాలనను నిర్వహించుకుంటున్నారనీ, ఇండియాలో పరిశ్రమలు వేగంగా అభివృద్ధి పొందుతున్నాయనీ, 1900 సంవత్సరం తరువాత ఇండియాలో కరువు కాటకాలు లేవనీ, తనకు కావలసిన యుద్ధ పరికరాలలో 100 కి 90 వంతు ఇండియాలోనే తయారౌతున్నాయనీ, గ్రాడీ కమీషన్ యొక్క సిఫార్సులలో చాలా భాగం యిదివరకే ఆచరణలో పెట్టబడ్డాయనీ, మొదలైన పచ్చి అబద్ధాలు అమెరికన్ ప్రజలకు చెప్పి, వారిని మోసం చేయడానికి బ్రిటిషు ప్రభుత్వం పూనుకుంది.

అమెరికన్ ప్రజల వాంఛ

కాని, అమెరికన్ ప్రజలు యిట్టి అబద్ధాల పంచాంగాలను నమ్మేస్థితిలో లేరు. అదివారి పట్టుదలకు దాఖలా. "ఇండియా అంతటి పెద్దదేశాన్ని ప్రజల పూర్తి సహకారం లేకుండా బ్రిటిష్-అమెరికన్ సేనలు రక్షించలేవు." అని "ఆమెరేషియా" పత్రిక వ్రాసింది. అమెరికన్ల నైతిక[illegible] [illegible] సమస్యను పరిష్కరించడానికి పూనుకోవలని [illegible] దనీ, ఈ అవకాశాన్ని జారవిడిస్తే, [illegible] తీయటం జరుగుతుందనీ, [illegible] పత్రికలో వ్రాశారు. బ్రిటిష్‌ప్రభుత్వం [illegible] అధికారాన్ని స్వీకరించం చేస్తే, ఇండియా [illegible] రాజ్యాలకు సహకారం చేసియుండేది [illegible] పత్రిక వ్రాసింది.

ఇదేవిధంగా చైనాలో భారతీయులపట్ల [illegible] ఎక్కువగా ఉన్నదనీ, రాజకీయ [illegible] చైనావారు విపరీతమైన టీకాకు పడుతున్నారనీ బ్రిటిష్ ప్రభుత్వప్రతినిధి అయిన జహసల్లా రావే తెలియజేశాడు.

విచ్ఛిన్న కారులు

మన స్వాతంత్ర్య కాంక్షయెడల అంతర్జాతీయంగా ఎంత సానుభూతి ఉన్నప్పటికీ, మనదేశంలో [illegible] జపాన్ ప్రమాదాన్ని [illegible] ఐక్యతతో ముందుకు వేయకపోతే, ప్రయోజనం లేదు. నాగపూర్‌లో హిందూమహాసభ [illegible] డైన [illegible] ఉపన్యసిస్తూ, పాకిస్తాన్ విధానాన్ని [illegible] బ్రిటిష్ ప్రభుత్వమేనని, ఆ విధానాన్ని [illegible] రించడం ద్వారా దేశపు ఐక్యతను పాడుచేయడమేనని, చెప్పాడు. సంస్థానాధీశ్వరుల దోపిడీకి [illegible] సంపాదించిన శ్రీ వి. వి. రామస్వామి అయ్యర్ మద్రాసులో ఉపన్యసిస్తూ, బలమైన కేంద్రప్రభుత్వం లేకపోతే, మన దేశంలో ఏ సమస్యనూ పరిష్కరించలేమని, సంస్థానాధీశులు కూడా దేశపు ఐక్యతను కోరుకున్నారని చెప్పాడు. [illegible] శ్రీనివాసశాస్త్రి కూడా మద్రాసు సభలో ఉపన్యసిస్తూ, ఇండియాలో బలమైన కేంద్ర ప్రభుత్వం [illegible] రెసిడ్యూరి అధికారాల్ని (మిగిలిన అధికారాల్ని) రాష్ట్రీయప్రభుత్వాలు [illegible] వీరందరూ "ఐక్యత" పేరుతోదేశాన్ని విచ్ఛిన్నం [illegible] రాజకీయవాదులయొక్క ప్రమాదం [illegible] యుండదు. జాతీయ ప్రభుత్వాన్ని స్థాపించగానే బ్రిటిష్ ప్రభుత్వంనుండి అధికారాన్ని రాబట్టుకోవాలని వాదిస్తున్నారు. కాని, కలకత్తా, చిట్టగాంగ్, [illegible] మొదలయిన ప్రదేశాలు జపాన్ [illegible] గురి అయాయి. చైనాలో దండయాత్ర చేసినా, [illegible] ద్వారా భీభత్సం వ్యాపింపజేసినా, జపాన్ దురాక్రమణదారుడు భారతీయుల ప్రజలంక్రమక్షపు [illegible] అవసరం నానాటికి ఎక్కువౌతోందిగాని, [illegible] లేదు. దేశరక్షణకై జాతీయప్రభుత్వం ఉన్నప్పుడే మన ఆహార సమస్యకూడా పరిష్కరించుకొనగల్గుతాం. అట్టి జాతీయ ప్రభుత్వాన్ని సంపాదించడానికి సంపూర్ణమైన జాతీయైక్యత అవసరం.

జనవరి 15 వ [illegible]

రైతుసంఘ సభ్యత్వం

జిల్లా	సభ్యత్వం
విశాఖపట్నం	587
తూ॥ గోదావరి	3000
ప॥ గోదావరి	4291
కృష్ణా	24,663
గుంటూరు	11,616
నెల్లూరు	5431
చిత్తూరు	2560
కడప	1280
కర్నూలు	1475
అనంతపురం	600
మొత్తం	55,558

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి

27-1-1943 బుధవారం

కమ్యూనిస్టులపై పోలీసుల దాడి

[illegible] ఇండియా డిఫెన్సు చట్టంక్రింద దొరకిన అధికారాలతో పోలీసుల బుర్ర తిరిగింది. జపాన్ ఫాసిస్టులు మన దేశంపై బాంబులవర్షం కురిపించుతూ, దాడి వెడలటానికి సిద్ధంగావున్న సమయంలో, దేశరక్షణ నిమిత్తం ప్రజలను సమీకరించడానికి కృషిచేస్తున్న కమ్యూనిస్టులపై పోలీసు దాడి తీవ్రమవుతూంది.

ఈ నెల 19 వ తేదీ కాకినాడలో, భారత కమ్యూనిస్టుపార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడయిన కామ్రేడ్ సుందరయ్య నంచిని, జిల్లా కమ్యూనిస్టు ఆఫీసును, సోదా చేశారు.

నరసరావుపేటలో 14 వ తేదీన, విమానదాడులనుండి ఎలా రక్షణ చేసుకోవాలో ప్రజలకు బోధించుతున్న కామ్రేడ్ [illegible] శాస్త్రి (ఎ. ఆర్. పి. ఇన్‌స్ట్రక్టరు)ని, కామ్రేడ్స్ [illegible] మూర్తి, యస్. వెంకటేశ్వర్లు, బి. హెచ్. వెంకటేశ్వరరావు, పోపూరి వెంకటేశ్వర్లుగార్లను, అరెస్టు చేశారు. పార్టీఆఫీసును సోదాచేసి, ఏ. ఆర్. పి. (విమానదాడి రక్షణ) సామాను, ఆఫీసు ఫైళ్లు, తీసుకుపోయారు. సబ్ జైలులో కామ్రేడ్ [illegible] పోలీసులు కొట్టినట్లుకూడా వార్త వచ్చింది. దేశంలో [illegible] భాగంపై జపాన్ దుండగీడులు బాంబులు వేయునపుడు, ప్రజలను వాటినుండి రక్షించుకునే ఉపాయాలను బోధించడం, మంటల నార్పుటకు స్టిరప్ పంపు ఉపయోగించడం నేర్పడం, ఏ విధంగా నేరమవుతుంది? ఈ పనులకు ఆటంకంపెడ్తే [illegible] జపాన్ దురాక్రమణను ఎదుర్కోడానికి సాయపడుతున్నట్లు ఎవరూ అనుకోరు.

పశ్చిమ గోదావరి, తణుకులో పోలీసులు 20 వ తేదీన పార్టీ ఆఫీసును సోదా చేశారు. ఆఫీసు రికార్డును, రైతు సంఘ పుస్తకాలను, తీసుకుపోయారు. అచ్చటవున్న కమ్యూనిస్టు పార్టీ, జిల్లాకమిటీ కార్యదర్శి, కామ్రేడ్ ఉద్దరాజు రామంను, జిల్లా రైతు సంఘ ఆర్గనైజరు, కామ్రేడ్ భూపతి రాజు లక్ష్మీనరసింహరాజు, విద్యార్థిసంఘ ఆర్గనైజరు, కామ్రేడ్ వరకాల పట్టాభిరామారావు, కామ్రేడ్ చిలుకూరు సుబ్బారావు గార్లను అరెస్టు చేశారు. సబ్ జైలులో పెట్టారు. ప్రజలను దేశరక్షణకు సమీకరించుతూ, జపాన్ దుండగీడులను ఎదిరించడానికి ప్రజలను ఉత్సాహపరుస్తున్న కమ్యూనిస్టుల నాయకులను యీ విధంగా పోలీసులు ఎందుకు అరెస్టు చేయాలి? డిఫెన్సు చట్టం తమ చేతికి యిచ్చిన అధికారాలను దుర్వినియోగం చేయడం కాదా?

కామ్రేడ్ వేములపల్లి అంజనేయులుపై పోలీసులచే బనాయించబడిన అబద్ధపు కేసును విచారించి, ఏలూరు జాయింట్ మేజిస్ట్రేటు, రుజువు కాలేదని 22 వ తేదీన కొట్టివేశాడు. కామ్రేడ్ అంజనేయులు విడుదల చేయబడ్డాడు. కాని పోలీసులు యింతటితో వూరుకోలేదు. తిరిగి అరెస్టుచేసి సబ్ జైలులో వుంచారు. కామ్రేడ్ దాట్ల సూర్యనారాయణ రాజును (ప॥ గోదావరి జిల్లా కమ్యూనిస్టు కమిటీ సభ్యుడు) ఈ 23 వ తేదీన బెజవాడలో అరుస్టుచేసి, సబ్ జైలులో వుంచారు. కమ్యూనిస్టులను ఈవిధంగా పోలీసులు అకారణంగా అరెస్టు చేయడమెందుకు? ఈ కామ్రేడ్స్ యిద్దరిపైన వున్న వారంటులను, కమ్యూనిస్టుపార్టీపై నిషేధంతొలగించాక, రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరల పోలీసులు అకారణంగా అరెస్టుచేసి, ప్రజలలో యీ కామ్రేడ్స్ చేస్తున్న దేశరక్షణ ప్రచారానికి ఆటంకాలు కల్గించుతున్నారు.

నూజివీడులో 22వ తేదీన, తాలూకా రైతుసంఘ ఆఫీసుకు వచ్చి, దానిపై ఎగురుతున్న కార్మిక కర్షక ఎర్ర జెండాను తీసుకపోయారు. నేడు ప్రపంచమంతటా ఫాసిస్టులకు ఎదురుగా, ప్రథమ శ్రేణిని నిలబడి పోరాడుతున్న కమ్యూనిస్టుల జెండాపై యీ పోలీసులకు కన్నెర్ర ఎందుకు? ఈ పోలీసు చర్యలు, ఫాసిస్టులకు వ్యతిరేకంగా పోరాడేవారికి బలం చేకూర్చవు. జపాన్ ఫాసిస్టులకు వ్యతిరేకంగా పోరాడవలసిన ప్రజలలో నిరుత్సాహాన్ని, ఉపేక్షాభావాన్ని కలిగించుతాయి.

అందుచే ప్రభుత్వం, భారతదేశాన్ని రక్షించాలంటే, జపాన్ దుండగీడులకు సాయపడే పోలీసుల యీ అధికార దుర్వినియోగాన్ని వెంటనే అరికట్టాలి. లేపితో ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రజానిరుత్సాహం [illegible] ప్రజలపై పోలీసు నిర్బంధాలు [illegible] జపాన్ [illegible] సులభమవుతుందనే సంగతి గుర్తించాలి.

ప్రజాశక్తి ఆదాయ వ్యయాలు

—///—

[జూన్ నుంచి డిశెంబరు ఆఖరువరకు]

జమలు

7239- 6-6	చందార్ల నుండి
3216-13-2	ఏజంట్ల నుండి
8- 0-0	విరాళాలు
3- 8-0	అడ్వర్‌టైజుమెంట్లు
10467-11-8	

ఖర్చులు

ప్రింటింగు	1472- 5-0
ఆఫీసు	713-11-10
పేపరు	6684-13-0
బ్లాక్సు	56-11-0
పోస్టల్	1145-11-0
పార్సెల్సు	142- 9-0
అడ్వర్‌టైజుమెంట్లు	3- 2-0
అద్దెలు	135- 0-0
అలవెన్సులు	550-13-6
	10904-15-6
	10467-11-8
అరునెలలకు నష్టం—	437- 3-8

లెనిన్ డే ఫండు

(జమా - ఖర్చులు)

జమలు

179- 8-3	విశాఖపట్నం జిల్లానుండి	
1888- 8-0	తూర్పుగోదావరి	,,
5719- 0-0	పశ్చిమగోదావరి	,,
18689-13-10	కృష్ణా	,,
20474-14-9	గుంటూరు	,,
6276- 2-6	నెల్లూరు	,,
104-15-0	చిత్తూరు	,,
546- 0-0	అనంతపూర్	,,
100- 2-0	కడప	,,
184- 0-0	కర్నూలు	,,
193- 8-0	రైల్వేకామ్రేడ్స్	
700- 0-0	ఇతరప్రదేశాలు	
25141- 0-0	రాష్ట్రకమిటీ	
79997- 3-4		
48318- 2-3		
31679- 4-1	నిలవ	

ఖర్చులు

ప్రెస్	7500- [illegible]
పార్టీఆఫీసుకు	[illegible]
జిల్లాలకు అద్వాన్సులు	3724- [illegible]
సెంట్రల్‌కు పంపినది	34000- [illegible]
	[illegible]

వీరమరణం చెందిన యోధులకు జోహారులు

•

ప్రపంచ సంగ్రామంలో ఫాసిస్టు మూకలకు ఎదురుగా నిలబడి పోరాడుతూ ప్రజారాజ్యాన్ని స్థాపించడానికి ప్రాణాలర్పించిన యోధులకు, అజ్ఞాత వీరులకు మా జోహారులు.

సామ్రాజ్యవాదుల నిర్బంధ విధానంక్రింద, రహస్యపు దినాల జీవితంలో అనుభవించవలసిన వికృష్టాలకు బలియై మరణించిన దేశీయ కమ్యూనిస్టు వీరులకు మా జోహారులు. ఆంధ్రపార్టీ సభ్యులై తమ కర్తవ్యాన్ని పాలించుతూ ప్రాణాలు గోల్పోయిన కామ్రేడ్స్ చావల వెంకటేశ్వర్రావు, పర్వతనేని వెంకటేశ్వర్రావు, చింతం సత్యనారాయణరావు, ప్రభల కృష్ణమూర్తి, రేపాక సూర్యనారాయణ తదితర అజ్ఞాత వీరులకు ఆంధ్రరాష్ట్ర కమిటీ ప్లీనం జోహారులు లర్పించుతోంది.

వారు ఏ మహదాశయాల కొరకు తమ అమూల్య జీవితాల నర్పించారో; ఆ ఆశయాల సిద్ధికొరకు ద్విగుణీకృత ఉత్సాహంతోనూ, పట్టుదలతోనూ పనిచేస్తామని ప్రతిజ్ఞ చేస్తోంది.

జైళ్లలో మ్రగ్గుతున్న కామ్రేడ్స్‌కు అభివందనాలు

•

సామ్రాజ్యవాదుల నిర్బంధానికి గురియై జైళ్లలో [illegible] కాలాల తరబడి మ్రగ్గుతున్న కామ్రేడ్స్‌కు, [illegible] నిర్బంధ దినాలలో ఆగష్టు 9 వ తేదీ తరువాత [illegible] జైళ్లలో [illegible] కామ్రేడ్స్‌కు రాష్ట్రకమిటీ ప్లీనం [illegible] వందనాలు తెలుపుతోంది. జపాన్ దుండగీడులు [illegible] దేశంపై దండెత్తనున్న సమయంలో ప్రజల [illegible] మాతృదేశరక్షణకు తమవంతు కర్తవ్యాన్ని నెరవేర్చాలని తహతహలాడుతున్నందులకు జైళ్లలోని కామ్రేడ్స్‌కు, అజ్ఞాతవాసం అనుభవించుతున్న కామ్రేడ్స్‌కు అభివందనాలు.

ప్రజలందరి సహాయంతో మిమ్ములను విడుదల చేయించడానికి కృషిచేస్తామని రాష్ట్రకమిటీ ప్లీనం శపథం చేస్తోంది.

[illegible] సమస్య

ఎక్కడికి తగిన ట్లక్కడ

పరిష్కారవిధాన మవసరం

[illegible] ఆందోళనసమయంలో వర్తకుల [illegible] గుర్తించి [illegible] సమస్య [illegible] మరొకవిధంగాను ప్రత్యక్ష [illegible] మార్గాలు [illegible] పోవడానికి [illegible] [illegible] ఒకవిధంగాను, ఆయంపేటలో మరొక [illegible] కాబట్టి సమస్యల [illegible] సమస్య మీదంగా [illegible] ప్రత్యేకపట్టణ [illegible] సమస్యకు కారణమో, తనిఖీ [illegible]

పట్టణాలలో

[illegible] అధికభాగం కూలీలు, [illegible] కొద్దిగా అద్దెలపైన [illegible] ప్రేరంధర్లు ఆహారపదార్థాల [illegible] కాబట్టి పట్టణాల [illegible] సమస్య, ఆహారపదార్థాల సప్లయి, వాటి పంపక [illegible] కన్పిస్తుంది. ఈ సమస్యకు ఇంకా [illegible] పరిష్కరించవలసి వుంటాయి. [illegible] తరవాత మార్గాలు [illegible] మొదలగువారి. [illegible] కూడా పరిష్కరించ [illegible] విషయ [illegible] వర్తకులను [illegible] కర్తవ్యము. కూలీలందరికూడా [illegible] ఈ రహస్యపు [illegible] ప్రజలందరికి స్వార్థ [illegible] రహస్యపు వ్యాపారాన్ని [illegible] కాబట్టి పట్టణాలలో కూడ ఏవిధంగా [illegible] ఆహార సంఘాలను, [illegible] (వీటినిగూర్చి గత [illegible])

వాలంటీర్లు

[illegible] నేర్పరచిన సిమ్మట, వారి [illegible] కనిపెట్టి ఆహార [illegible] [illegible] ఉద్యోగుల దృష్టికి తెచ్చి [illegible] తెప్పించవలెను. అట్లు [illegible] తెప్పుటకు ఆహార [illegible] ద్వారా ప్రజలచే ఆందోళన [illegible] ప్రభుత్వ [illegible] ద్వారామా ఆహార [illegible] [illegible] అంగీకరించిన [illegible] గుర్తించాలి. [illegible] యుండాలి, [illegible] కమీషన్ అమ్మువారి [illegible] కంట్రోలు [illegible] మొదటి వారంలో వున్న [illegible] కమీషన్ [illegible] [illegible]

2. ప్రభుత్వంగాని, మునిసిపాలిటీగాని పట్టణంలో అన్ని ప్రాంతాలలోనూ, ప్రజల కందుబాటులో వుండే లట్లు చౌక అంగళ్ళను, ఆహారసంఘాలచే అంగీకరించబడిన వర్తకులచే తెరిపించాలి. ఈ అంగళ్ళకు తగినంత స్టాకు సప్లయి అగునట్లు ఆందోళన చేయాలి.

3 స్టాకు లన్నిటినీ పబ్లికు గిడ్డంగులలోనే నిల్వ చేయించాలని ఆందోళన చేయాలి. ఈ స్టాకులు వ్యాపారుల స్వంత ఆస్తియేయైనా, ఆ స్టాకులను మాయంజేసి, దొంగమార్కెట్లను సాగించకుండా ఉండడానికి యీ ఏర్పాటు. వీటిపై తనిఖీ అధికారం ఆహార సంఘాలకుండాలని ఆందోళన చేయాలి.

ఇదివరలో తెలియపరిచినట్లు కుల మతాలతోనూ, వయస్సుతోనూ నిమిత్తంలేకుండా, పనిచేయ ముందుకు వచ్చు అందరను వాలంటీర్లుగా చేర్చుకోవచ్చును. కార్మికులు, విద్యార్థులను కూడా వాలంటీరు దళాలలో చేర్చుకోవచ్చును. వారు సాయంత్రం 6 గంటలనుండి 8 గంటలవరకు ఉపయోగపడగలరు. వారికి కేవలం బాడ్జీలు వుంటే చాలును. పార్టీ వాలంటీర్లయిన సుత్తీ, కొడవలి బాడ్జీలున్నూ, ఆహార సంఘ వాలంటీర్లయిన సరకుల మాచించు బాడ్జీలున్ను ధరించవచ్చును.

వాలంటీర్ల విధులు క్రిందటి సంచికలో తెల్పబడ్డవి. వాలంటీర్లకూ, ఆహార సంఘానికి సంబంధం యెటువంటిదో చూడాలి. వాలంటీర్లు 4 గురు కలిసి ఒక దళంగా యేర్పడాలి; ముగ్గురు సభ్యులు, ఒకరు దళాధిపతి. దళముల్నిటి పైన కమాండరు ఉంటాడు. దళాధిపతి తక్కిన ముగ్గురను నియమిత ప్రదేశంలో కలుసుకొని. వారు పనిజేసే స్థానానికి తీసుకుపోవాలి. ప్రతిరోజూ పని పూర్తియైన పిమ్మట ఒకచోట సమావేశమై, ఆ దినం కార్యకలాపాన్నిగూర్చి చర్చించుకొన్న మీదట దళాధిపతి ఒక రిపోర్టును తయారు చేయాలి. కమాండరు మరునాడు అన్ని దళాలవద్దకు పోయి, రిపోర్టులను సమాలు చేసుకొని, ఏకైక రిపోర్టును తయారుచేసి ఆహార సంఘానికి అందీయాలి.

ధూలియాపాఠం

ధూలియా (మహారాష్ట్రం)లో గత నెల 31 వ తేదీన జరిగిన దోపిడి రిపోర్టుమొత్తం (17-1-43 పీపుల్సువార్‌లో ప్రకటించబడింది) వాలంటీర్లయొక్క అవసరం తెలుస్తుంది. ధూలియా కమ్యూనిస్టులు బలంగావున్న బస్తీ. అచ్చట పార్టీ 200 మంది వలంటీర్లు గల రెడ్‌గార్డును నిర్మించింది. ఈ వాలంటీర్లు బస్తీలో ఆహార పదార్థాల అమ్మకం సక్రమంగా జరుగుతున్నట్లు చూస్తున్నారు. వరుకులలో 80 % ఒక కంపెనీ మాత్రమే అమ్ముతోంది. ప్రభుత్వం వర్తకులకు రైటెన్సు పద్ధతి ప్రవేశపెట్టటంతో చిన్న దుకాణదార్లకు సరుకులు దొరికేవికావు. అందుచే వారిలో కొందరు సరుకులు సంపాదించుటకై ప్రభుత్వంపై ఒత్తిడి తేదలచుకున్నారు. కాని ఏ విధంగా? గ్రామాల నుంచి అద్భుత ప్రజలను బస్తీకివచ్చి అల్లరి చేయుమని ప్రోత్సహించుట ద్వారా.

వీరికి కాంగ్రెసు సోషలిస్టులు తోడయ్యారు. ప్రజలలో అంతఃకలహాలే విప్లవమని వీరి వాదన. పైగా కమ్యూనిస్టుల ప్రచారంవల్ల, ధూలియాలో ఏ పోరాటమూ లేకపోయె. అందుచే, ఆహార సమస్యపై అల్లర్లు జయలుదేరదీయవచ్చునని వారి ప్లాను.

31 వ తేదీన ధూలియాలో సంత, అల్లరుల పుకార్లు అప్పుడే వ్యాపించాయి. అందుచే రెడ్‌గార్డ్లు ఆ బస్తీలోఅన్ని ధాన్యపు దుకాణాల వద్దాకాపుకాచి నిలబడ్డారు. మధ్యాహ్నం దోపిడి–కాంగ్రెసు సోషలిస్టుల నాయకత్వంలో, అధికారంకొరకు విప్లవం–ప్రారంభమైంది. బస్తీలోని అల్లరిమూకలే ప్రారంభంలో పాల్గొన్నాయి. రెడ్‌గార్డ్సు అద్భుతంగా పనిచేసి, అనేక దుకాణాలను దోపిడీనుండికాపాడి. పట్టణంలో చాలాచోట్ల అల్లర్లను అవగల్గారు. తక్కువలో దాడిలదార్లు, పోలీసులు లాఠీలు వీరిపైనన్ని చిన్న [illegible] స్థానాన్ని వీడలేదు.

రాత్రి తిరిగి ప్రారంభమైంది దోపిడి. చీకటి అనరా చూసుకొని, కాంగ్రెసు సోషలిస్టులుకూడా ఇందులో పాల్గొన్నారు. ధాడీలు, సమ్మె విచ్ఛేదకులు, దొంగ దొరలు, జూదగాళ్లు, వీరి సైన్యం. కాంగ్రెసు సోషలిస్టులు నడిపిన ఈ 'విప్లవంలో' కొల్లగొట్టబడ్డ షాపులు 60, 70; నష్టం మొత్తం 1,00,000 రూ॥ల ధాన్యం. దోచుకోబడ్డవన్నీ చిన్న దుకాణాలే. చివరకు చీపురుకట్టలు, కుండలు కూడా ఎత్తుకుపోబడ్డాయి. రెడ్‌గార్డ్సు మామూలుగానే పనిచేశారు. కాని కొద్దిమంది మాత్రమే కావటంవల్ల దోపిడిని పూర్తిగా ఆపటం వారికి శక్యంకాలేదు. అయినా ఆ రాత్రి ఎవరైనా ప్రజలకు సహాయం చేశారంటే, దోపిడీని ఆపుటకు ప్రయత్నించారంటే, వారు ఒక్క కమ్యూనిస్టులే, పోలీసులు ఆపుటకు ప్రయత్నించనూలేదు; ఆపలేరు కూడాను.

నేర్చుకోవలసిన పాఠం

ధూలియాలో జరిగిన దోపిడీవల్ల మనం నేర్చుకోవలసినదేమిటి? ప్రజలు ఆహార పదార్థాల సమస్య యొక్క భీషణ స్వరూపాన్ని గుర్తించనంత వరకు, దాన్ని పరిష్కరించటానికై ఐక్యం కానంతవరకూ, చిన్న దుకాణదార్లు దురాశలను వదలుకోనంతవరకూ, ఎక్కడనైనా ఇట్టిదోపిడీలు జరుగుతూవుంటాయి. కర్నూలు సంత సంగతి మనకు జ్ఞాపకమున్నదే. మనకు ఇండికిబదులు దోపిడీలు సంభవిస్తాయి. ప్రజాసంఘాలన్నీ ఏకమై ఆహారసంఘాల్ని ఏర్పర్చి, బలయుతమైన వాలంటీరు దళాల్ని నిర్మించుకొని పనిజేస్తే దోపిడీలు నివారించబడటమే కాదు; ఆహార సమస్యనే తృప్తికరంగా పరిష్కరిస్తాము.

డెల్టా గ్రామాల్లో

ఈ గ్రామాల్లో, ముఖ్యంగా ఉభయ గోదావరులు కృష్ణా, గుంటూరు జిల్లాలు, విశాఖ, నెల్లూరు జిల్లాలలో, డెల్టా గ్రామాలలో ధాన్యం కొరత సమస్య సాధారణంగా ఉండదు. ధరలు ఉంటాయి కాని, అవిగ్రామాల్లో నిలవవు. ఏకొద్దిమంది పెద్ద రైతులో, జమిందార్లో, మినహా ఇతర సామాన్య రైతులందరూ శిస్తు డబ్బుం కొరకు, వ్యవసాయపు పెట్టుబళ్ళకొరకు, రుణాలపై వడ్డీ తీరుమానం కొరకు, తమ పంటలనమ్మివేయవలసి వస్తోంది. వారూ, వ్యవసాయ కూలీలూ కూడా, తిరిగి ధాన్యాన్ని కొనుక్కోవలసినస్థితి ఏర్పడుతోంది. అధవా చిన్నరైతులు తమకు సరిపడ్డధాన్యాన్ని ఉంచుకున్నా, వ్యవసాయ కూలీలకు ధాన్యం వుంచలేరు. కాబట్టి ఇచ్చటి పరిస్థితుల కనుగుణ్యంగా పనిజేయాలి.

ఆహార సంఘాలనూ, ప్రజారక్షణ దళాలనూ నిర్మించాలి అని చెప్పనవసరం లేదు. ఈ ఆహార సమస్యపైననే గ్రామ ఐక్యతను నెలకొల్పాలి. సమస్యను పరిష్కరించుటకై ఈ క్రింది విధంగా పనిజేయాలి.

(1) వ్యవసాయ కూలీలకు న్యాయమైన రేటు చొప్పున కూలి నివ్వాలి. కృష్ణాజిల్లా రైతు సంఘం తీర్మానించి, కొన్ని చోట్ల అమలులో పెట్టుచున్నట్లు ధాన్యం బస్తా 1కి ఎన్ని రూపాయిలమ్మితే అన్ని అణాల చొప్పున కూలి యివ్వాలి.

(2) కరువు సమయాల్లోనూ, కూలిలేని రోజులలోనూ, గ్రామసమిష్టి ఉపయోగానికై ధాన్యాన్ని పోగుచేసి నిల్వచేసి [illegible] వుంచాలి. [illegible] కంగా చూపజేయవచ్చు. [illegible] పత్ర తీసుకోవచ్చు. [illegible] అప్పుగా తీసుకొని ధాన్యాన్ని [illegible] పబ్లిక్ [illegible] పురులలోగాని, నిల్వ [illegible] దాని. కూలిలేని సమయాల్లో వ్యవసాయ [illegible] గాని, పేదరైతులకుగాని ఈ ధాన్యం అమ్మకము [illegible] అప్పుగా ఇవ్వవచ్చు. [illegible] సంఘాలకుండాలి. మిగిలిన ధాన్యాన్ని [illegible] [illegible] 6 %, కమీషన్ ఇచ్చి అమ్మించవచ్చును.

(3) రైతులందరూ తమకు, తమ [illegible] యేడాదికి కావలసిన ధాన్యాన్ని తప్పక నిల్వచేసి వుంచుకోవాలి. ప్రజారక్షణ దళం ప్రతి యింటికి పోయి యీ అవసరాన్ని గూర్చి బోధించాలి. అప్పులు, శిస్తు బకాయీలు, కవులు (మక్తాలు, కోలు) వసూళ్ళను వాయిదా వేయమని ఆందోళన సాగించాలి.

(4) ఆ గ్రామం మొత్తానికి కావలసిన కిరోసిన్, అగ్గిపెట్టెలు, కాగితం, వస్త్రధారం, వ్యవసాయపు పనిముట్లు, మొదలైనవి యేడాదికి యెన్ని కావాలో ఆహారసంఘం అంచనా వేసి, వాటిని సప్లయి చేయవలసినదిగా ప్రభుత్వంవద్దకు రాయబారం వెళ్లాలి; ఆందోళన చేయాలి. ఈ లోగట్టాను ప్రజా రక్షణకళం తయారుచేయాలి. ప్రతి కుటుంబానికి నెలకు యెంత సరుకు కావాలో వలంటీర్లు లెక్కలను తయారుచేసిన దానినిబట్టి, యీ సరుకును గ్రామస్థులకు రేషనింగు ప్రకారం అమ్మాలి.

మెట్టగ్రామాల్లో - జమీందారీగ్రామాల్లో

రాయలసీమలోనూ, నెల్లూరు, కొన్ని ప్రాంతాలలోనూ, [illegible] మరొకరూప దాల్చుతుంది. ఇప్పుడు పంటలు [illegible] కొంతై ప్రజలకు కావలసినంతగా [illegible] ఉండి, దిగుమతిచేసుకోవాలి. రాయలసీమలో [illegible] భయంకరమైన క్షామంకూడా వచ్చింది. [illegible] ప్రభుత్వం తనకేమీ పట్టనట్లుగా ఊరుకొంది. ప్రజలందరూ ఏకమై ఆందోళన చేసినగాని ప్రభుత్వాన్ని కదలించలేము. జిల్లాబోర్డులు, మునిసిపాలిటీలు, మొదలగు స్థానిక సంస్థల సహాయాన్ని కూడా ఇక్కడ పొందవచ్చును. ఇక్కడ ఈ క్రింది విధంగా పనిచేయాలి.

(1) ఈ ప్రాంతాలలోని ధాన్యాన్ని అధిక లాభాలకు గామ ఇతరచోట్లకు ఎగుమతి కానీయకూడదు. వలంటీర్లు ఈ విషయమై తగు జాగ్రత తీసుకోవాలి.

(2) వెంటనే ఈ క్రింది పనులు ప్రభుత్వం జరుపునట్లు ఆందోళన చేయాలి.

[ఏ] శిస్తులకు, వితనాలకు, నిల్వ జేసుకొన్న ధాన్యాలను, శిస్తులకు, మక్తాలకు, అప్పులకు జప్తు చేయకూడదు.

[బి] వర్షాలు లేకగాని, యితర కారణాలవల్లగాని పంటలు పండకపోయినపుడు ఆ ప్రాంతాలలోని శిస్తు వసూళ్ళను నిలుపు చేయాలి.

(3) జమీందారులు ప్రభుత్వానికి యివ్వవలసిన శిస్తు బకాయీల వసూళ్ళను యుద్ధానంతరం వరకు నిలుపుచేయాలి. అదేవిధంగా షాహుకార్లకు రైతులు, కూలీలు ఇవ్వవలసిన అప్పుల వసూళ్ళు ఆపుచేయాలి.

కరువు నివారణోపాయాల్ని వెంటనే అమలు జరపాలి. ఉత్పత్తికి, ఆహార పదార్థాల పెంపొందించడానికి అవసరమైన చెరువులు, మైనర్ ప్రాజెక్టులను కరువు పనులుగా నిర్మించాలి.

(4) ఆహార పదార్థాలను కొనడానికి తగిన శక్తిలేని రైతులకు, కూలీలకు ఆ ప్రాంత ఆహార సంఘాలపై ప్రభుత్వం వడ్డీ లేకుండా అప్పులు యివ్వాలి. ఈ అప్పులు యుద్ధానంతరంవరకు వసూలుచేయరాదు.

(5) పండిన ఆధికంగా పండించడానికిగాను ప్రభుత్వం రైతులకు ఎరువులను వారికి అందుబాటులో వుండే ధరలకు సప్లయి చెయ్యాలి.

కామ్రేడ్

నండూరి ప్రసాదరావు

Library's copy lacks p. 3 - 4

తిండానికి తిండి, చేయటానికి పని

రాయలసీమలో కరువైనాయి

— రాటకొండ నరసింహారెడ్డి

రాయలసీమలో [illegible] బాలామట్టుకు పెద్ద పంటలే [illegible]. [illegible] 6 జిల్లాలలోనూ [illegible] [illegible] దున్నసూలేదు. [illegible] వేయనూలేదు. వేసిన పైర్లు కొద్దిన్నీ నేలంటి [illegible] గింజలేదు; చేనులో పని [illegible] వేళ్ళిపోయినాయి. [illegible] "అవతైన యేళ్ళకు ముందు పెద్ద కరువు [illegible]" అంటున్నారు.

బళ్ళారి జిల్లాలో పరిస్థితి

[illegible] జిల్లాలో విరుకట్టి పంటపెట్టేది యున్నదూ లేదు. [illegible] బ్రతుకు పూర్తిగా వానలమీదే నిల్చింది. [illegible] విడుదు పంటలు పోయినాయి. [illegible] బ్రతుకుతెరువే పోయింది. [illegible] వేలమంది వ్యవసాయ కూలీలు [illegible] కూలిచేసుకు బ్రతుకుదామని [illegible] మూటలతో, యెన్నో మోపాలు [illegible] తిరిగివచ్చారు. బళ్ళారి, ఆదోని [illegible] లో [illegible] పోయినాయి. [illegible] గ్రామాలలో [illegible] ఇంకవట్టి యుంది. "[illegible]" గ్రామం [illegible] 'పెక్కరేణి' చెరువునుండి [illegible] ఆ చెరువూ ఎండిపోయింది. చిన్న [illegible] పాలబాగ సీళ్ళు వాడుకుంటు [illegible] స్నానంచేసిన సీళ్ళు తొట్టెలలో [illegible] తాగుతున్నాయి. ప్రభుత్వం [illegible] బిల్లువర్కు అనే పెట్టింది; రలీపు పెంటర్లను పెట్టవే [illegible] రోడ్డువమతే!

అనంతపురం జిల్లాలో

[illegible], ధర్మవరము, మడకశిర, ఉరవకొండ [illegible] కరువు పరిస్థితులు విషమిస్తున్నాయి. [illegible] తాలూకాలో 3000 యకరముల వరిపైరు [illegible] పూర్తిగా ఎండిపోయింది. ఉద్యోగుసే [illegible] విసార్పు చేశారు. మడకశిర తాలూకాలో [illegible] అంతా ఎండిపోయింది; ఇక మెట్ట [illegible]. కళ్యాణదుర్గం తాలూకాలో మొదట [illegible] యవి వరిపంటలు విస్తారంగావేస్తే, [illegible] వానలు తొత్తిగాలేక, అంతా ఎండిపోయింది. [illegible] ప్రాంతాలవారు ఎట్టినేలలకు కూలి దొరుకు [illegible] వస్తున్నారు. ఈజిల్లాలోకూడా కొన్ని [illegible] కరువువుంది. ఇంత కరువుంది కూడా [illegible] ఇంతవరకు ఏమీ చేయలేదు.

కర్నూలు జిల్లాలో

[illegible], ప్రోద్దుటూరు, పత్తికొండ తాలూ [illegible] పూర్తిగా నష్టపడినాయి. కోవెలకుంట్ల తాలూ [illegible] సుమారు 40,000 ఎకరాల మెట్టపైరు నష్ట [illegible] అంటే, లక్ష కుటుంబాలకు నెల తిండి [illegible]. ఇతర తాలూకాలలో ఇంతకన్న ఎక్కువే [illegible] తాలూకాలోకూడా కొంతనష్టం. [illegible] తాలూకాలో సాగ్యం పిక్కు పూర్తిగా నష్ట [illegible]. ఈ జిల్లాలో కరువంత తీవ్రంగా ఉన్నా, [illegible] నిద్రలోవుంది. జిల్లాబోర్డువారు మ్యాకము [illegible] 30 కుంటలు, 15 రోడ్లు రిపేర్లు పెట్ట [illegible].

కడపజిల్లాలో

[illegible] తాలూకా చాలా అన్యాయంగా ఉంది. [illegible]

లలో పాల్గొన్నారని, ప్రజలపై కనిపెట్టినారు ఉద్యోగులు. జమ్మలమడుగు, కడప, ప్రొద్దుటూరు తాలూకాల్లోకూడా పైర్లు పూర్తిగా పోయినాయి. కాలువ పారే ప్రాంతాలు తప్ప, తక్కిన మెట్టప్రాంతాలంతా నష్టపడినాయి. ప్రభుత్వ మేమీ చేయలేదు.

చిత్తూరు జిల్లాలో

మదనపల్లెతాలూకా, వాయల్పాడు, కుప్పం, పుంగనూరు, చిత్తూరు, ప్రాంతాలలో కొంతభాగం పంటలు పోయినాయి. ఇతరచోట్ల యెస్టేటుదార్లు, దేవస్థానము వారి, దోపిడీలకు రైతులు బలి అవుతున్నారు. మదనపల్లి తాలూకాలో కరువు నివారణపనులు ప్రారంభించకపోతే వ్యవసాయ కూలీలకు, కడకరగతి రైతులకు చాలా కష్టము

జాడ్యాలు ప్రబలినాయి

ఈ కరువు కాటకాలలో పుడుతున్నాయి, కలరా, ప్లేగులు, వస్తులుండి, నుక్కిపోయిన జనములో ఈ రోగాలు, ఎండగాలిన కారడవిలో నిప్పంటుకున్నట్లు, అంటుకొంటాయి. అనంతపురం, బళ్ళారి, కర్నూలు జిల్లాలలో కలరా పొడచూపింది. చిత్తూరుజిల్లా కుప్పం ప్రాంతాలలో ప్లేగు అల్లుకట్టుకొని కాచుకోనుంది. నమయానికి కరువుమంట లొకవక్క. కలరా, ప్లేగు లొకవక్క, ఆపానుబాంబులు నెత్తివ. దేశం అల్లకల్లోలమై అరాజకమౌతూంది.

ప్రజాపైక్యతే పరిష్కారం

ఈసమస్యను గురించి చర్చించటానికి డిసెంబరు 25 వ తేదీన, అన్ని జిల్లాల ప్రతినిధులు, అనంతపురంలో సమావేశమై "రాయలసీమ కరువు ఆహార కమిటీ"ని ఏర్పాటుచేయటానికి అర్హనైటింగు కమిటీని నిర్ణయించాము. కర్నూలు, బళ్ళారి, అనంతపురం జిల్లాలలో, జిల్లా తాత్కాలిక కమిటీలు ఏర్పడ్డాయి. అన్ని వర్గాలు, సంస్థలు కలిసి ఏర్పాటయిన కమిటీలివి. కర్నూలు, బళ్ళారి కమిటీలలో ముస్లింలీగు, కాంగ్రెసు, వ్యాపారసంస్థ, పి. ప్రబాదాంకు, కో-అపరేటివ్ స్టోర్సు, రాయలసీమ మహాసభ, రైతుసంఘాలు, రాయలసీమ బ్యాంకు — ఈ సంస్థల ప్రతినిధులు, మునుపు కరువునివారణ కమిటీలో పనిచేసినవారు, ఇతర ప్రముఖులు — వున్నారు. ప్రతితాలూకాకు ఒక వన్నాదున్నారు; ఇదేరీతిగా అన్ని జిల్లాలలోను కమిటీల నేర్పర్చి జిల్లాకు ముగ్గురిని చొప్పున రాయలసీమ కమిటీని ఎన్నుకొని పనిచేయాలి

ఆర్థిక అవుసరాలు

(1) కరువు ప్రాంతాలలో ప్రభుత్వం వెంటనే "కరువు నివారణ పనుల"ను ప్రారంభించాలి. ఇంకా పెన్సు వర్కులే ఉండటం దుర్భరం.

(2) కూలీలకు ప్రతిదినం కూలిగా ధాన్యమే ఇవ్వాలి. వారాని కొకసారి కొంత డబ్బు యివ్వాలి. కూలి యిప్పటి ధరల కనుగుణ్యంగా వుండాలి.

(3) పంటలు నష్టమైన ప్రాంతాలలో పూర్తి రెమిషన్ యివ్వాలి.

(4) రాయలసీమ రైతుల, కూలీల అప్పులపై యుద్ధానంతరంవరకు మారటోరియం యివ్వాలి.

(5) కల్లు, సారా, గంజాయి, మున్నగు మత్తుపదార్థాల అమ్మకం నిల్పివేయాలి.

(6) కరువు నివారణ పనులలో, కంకర కొట్టడం మాత్రమేకాక రైతుల కనుకూలమైన చెరువులు, కుంటలు, కాలువలు కొత్తవి తవ్వించటం, పాతవి రిపేరుచేయించటం, అనుకూలప్రాంతాలలో అనుకూలమైన చేతి పరిశ్రమలు నిర్మించటం జరగాలి.

(7) ఉపసును పుచితంగా చేయుకునే హక్కునివ్వాలి.

(8) చిన్న చిన్న ప్రాజెక్టులను వెంటనే నిర్మించాలి. ముఖ్యంగా పేరూరు దగ్గర పెన్నారు ప్రాజెక్టు, హిందూపురం దగ్గర పెన్న-కుముద్వతి ప్రాజెక్టు నిర్మించాలి.

(9) ఇతర ప్రాంతాలనుండి ధాన్యమును ప్రభుత్వమే తెప్పించి, తనే పంపకము చేయాలి.

(10) రాయలసీమ నుండి ధాన్యం యెగుమతులను నిషేధించాలి.

(11) సాగుకు లాయకైన బంజర్లను వ్యవసాయ కూలీలకు శిస్తులేకుండా ఇవ్వాలి.

ప్రజా సంఘాల కర్తవ్యం

వెంటనే రాయలసీమలోని ప్రజా సంస్థలన్నీ ఈ విషయంపై ఆందోళన ప్రారంభించాలి. "కరువు, ఆహారకమిటీ"ల నేర్పరిచి సభలద్వారా, రాయబారాలు, ప్రదర్శనాలద్వారా ప్రజు ఉత్తేజితేవాలి. కమిటీలు తమ ప్రాంతాల్లో పంటల నష్టాన్ని గూర్చి లెక్కలుతీసి, చేయవలసిన రలీఫ్ పనులను గురించి అంచనావేసి, ప్రభుత్వానికి మెమొరాండములను పంపాలి. ధాన్యాన్ని ఎవరూ దాచకుండా వాలంటీరు సంఘాలచే కనిపెట్టించాలి పెన్సు, రలీపు పనుల్లవద్ద, దుకాణాలవద్ద పని చేయుటకై వాలంటీరు దళాలను నిర్మించాలి. ప్రజా సంస్థలన్నీ ఇందుకు పూనుకొనవలసినదిగా కోరుచున్నాను.

19 వ ఆంధ్రరాష్ట్ర విద్యార్థి మహాసభ

కాకినాడ

ఫిబ్రవరి 6, 7, 8 తేదీలలో

ఈ మహాసభయొక్క ప్రధానోద్దేశాలు:

జాతీయ సంక్షోభంలో మన కార్యాచరణను పర్యాలోకించుట.

విద్యార్థి ఉద్యమంలోవచ్చిన తాత్కాలిక విభేదాలను తొలగించి, మన జాతీయవాంఛా సఫలతకై, విద్యార్థుల కర్తవ్యాన్ని స్పష్టీకరించుట.

చిత్రకళా ప్రదర్శనం, కల్చరల్ పోటీలు కూడా జరుగుతాయి కామ్రేడ్ పెరిన్ బరూచా అధ్యక్షురాలుగను, కామ్రేడ్ కె. వి. కృష్ణ ప్రారంభకులుగను ఆహ్వానింపబడ్డారు.

ఇట్లు,
ఎం. రాధాకృష్ణ,
కార్యదర్శి,
రాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్.

★

చిట్టివలస కార్మికుల విజయం

యుద్ధ పరిశ్రమలలో జనపనార పరిశ్రమ ఒకటి. అచ్చటి కార్మికుల్ని నిర్బంధపెట్టి, ఎక్కువ ఉత్పత్తి చేయాలనుకోవడం యుద్ధ ప్రయత్నాలకు సాధ్యం చేయకుంటాడు. వాటిని కుంటుపరచడమే జరుగుతుంది.

చిట్టివలసలో ప్రభుత్వం తరపున ఒక తగవుల పరిష్కార ఆఫీసరు ఉన్నాడు. హిందువులకు ముఖ్య పండుగ అయిన భోగిరోజున, ఉదయం 11-15 వరకు కార్మికులచే పనిచేయించడానికి ఆయన ఒక సన్నాగం పన్నాడు. మిల్లు యజమానులు ప్రతి సంవత్సరం జనవరి 2, 3 తేదీలలో, ఆసంవత్సరం తాలూకు సెలవుల పట్టికను ప్రకటించి, కార్మికులకు వీలుగాని సెలవులు మార్పించుకొనడానికి అవకాశమిస్తూ ఉండేవారు. కాని, ఈయేడు, పై ప్రభుత్వోద్యోగియొక్క ప్రోత్సాహంతో మిల్లు యజమానులు సెలవుల పట్టికను 11.1.43 న ప్రకటించారు. అంతేగాక, ప్రతి సెలవుకు 3 రోజులు ముందుగా, సెలవు నోటీసు అంటించాలి ఆ నోటీసుకూడా 11.1.43 ననే అంటించారు. ఈ విధంగా, కార్మికులు ఆలోచించుకోవడానికి తగిన అవకాశం లేకుండా పోయింది. పండుగరోజున కార్మికులు పనికి రావంని యుంటుందని నోటీసుకూడా అంటించబడింది. కార్మికులిదిచూచి, తమ సంఘ యాజమాన్యాన 11.1.43 సాయంకాలం సమావేశమయారు. పండుగరోజున పూర్తి సెలవు కావాలని కోరుతూ తీర్మానించారు. ఈ తీర్మానాన్ని యజమానులకు తెలియపరచడానికి సంఘ నాయకులు వారివద్దకు వెళ్ళితే, పోలీసు సిబ్బందికి, తహసీల్దారుకు, తగవుల పరిష్కార (?) ఉద్యోగికి, కబురు పంపారు, కాని, వారు వచ్చేలోపున, కార్మికుల సంఘశక్తిని గుర్తించి, భోగిరోజున పూర్తి సెలవు యివ్వవలసి వచ్చింది. 13,14,15 తేదీలు సంక్రాంతి సెలవులని ప్రకటించారు.

కాని, పై ప్రభుత్వోద్యోగికి యిది యిష్టంలేదు. మూడు రోజులపని నష్టమయింది కాబట్టి, 16.1.43వ తేదీని కార్మికులచే ఆదనంగా పని చేయించాలని ప్రయత్నించాడు. ఆ రోజు శనివారం. ప్రతి శనివారం 4 గం. మాత్రమే కార్మికులకు పని. కాని ఆ రోజున 10 గంటకాలం పనచేయాలని యితగాడి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని కార్మిక సంఘానికి 14.1.43 న తెలియజేశారు. అయితే కార్మికులందరు పండగలకు యెవరి పూళ్ళు వారు వెళ్ళిపోయారు. అదీగాక వారు శనివారం 11-45 గం. వరకే పనిచేయాలి కాబట్టి, మధ్యాహ్నం [illegible] తెచ్చుకోరు. ఈ యిబ్బందిని యజమానులు అర్థం చేసుకోకుండా, తగవుల పరిష్కార ఆఫీసరు చెప్పిన ప్రకారం ఆ శనివారం 10 గంటల కాలం పనిచేయాలని నోటీసు అంటించారు. కాని, యింత్రిన్ని కదవవలసిన కార్మికులు తిండి తినకుండా యెలా పనిచేయగలరు? కనుక [illegible] మాత్రమే పనిచేసింది.

ఈ ఘటనవల్ల మిల్లు యజమానులు, ప్రభుత్వోద్యోగులు ఒక విషయాన్ని తెలుసుకోవలసి యుంది. కార్మికుల్ని బలవంతపెట్టి, వారి నిత్యావసరాలేవో తెలుసుకొనకుండా వారిచే అధికోత్పత్తి చేయించడం సాధ్యంకాదు.

రామచంద్రపురంలో

జనవరి 16వ తేదీన రామచంద్రపురం (తూర్పు గోదావరి) పంచాయతీబోర్డు శానిటరీ ఇన్స్పెక్టరు, ఎల్లయ్య అనే మ్యునిసిపల్ కార్మికుని, ఎవరో వ్రాసిన రిపోర్టు ఆధారంపై అన్యాయంగా సస్పెండ్ చేశాడు. కాని రెల్లీలు మాదిగలు కలిసి, యెవరూ వాని పనిలో ప్రవేశించకూడదని నిశ్చయించుకున్నారు. శానిటరీ యిన్స్పెక్టరు తానుచేసిన పొరపాటును దిద్దుకొని ఎల్లయ్యను తిరిగి పనిలో చేర్చుకున్నాడు.

(3 వ పేజీ తరువాయి) స్ఫురించలేదు దానుకి.

"ఏం యెవరన్నా వున్నారా మీ వాళ్లు? వాళ్లనిక్కడికి రమ్మని కబురు పంపుతాను."

"అబ్బాస్ సాహెబుని రమ్మని కబురంపండి. అదిరి పడింది,ముసల్మానుని పిలుస్తాడేమో అని నర్సు.

"ఎక్కడుంటాడతను?"

"పెద్దబజార్లో దేవిడీదగ్గర పల్లదుకాణం," అన్నాడు మునిగిపోతున్న ప్రాణాలతో.

"పరేలే యిప్పుడే వస్తాడు. నువ్వు నిద్రపో," అని నర్సు కబురు పంపడాని వెళ్లింది.

"భారతదేశ పార్టీచరిత్రలో నూతనసాంప్రదాయాన్ని స్థాపించాం"



కామ్రేడ్ సుందరయ్య

భారత కమ్యూనిస్టుపార్టీ, ఆంధ్రరాష్ట్ర కమిటీ యాజమాన్యాన 21-1-43 తేదీ, సాయంత్రం 3 గంటలకు [illegible] కార్యాలయంలో, లెనిన్ 19 వ స్మారకదినోత్సవం జరిగింది. రాష్ట్ర కమిటీ ప్లీనంకు సమావేశమైన వివిధ జిల్లాల పార్టీ ప్రతినిధులు, పార్టీ సహాయపరులు, హాజరయారు. [illegible] ఫాసిస్టు వ్యతిరేక గీతాలతో సభ ప్రారంభమయింది. భారత కమ్యూనిస్టుపార్టీ [illegible] కమిటీలో సభ్యుడైన, కామ్రేడ్ సుందరయ్య లెనిన్ [illegible] యొక్క ప్రాముఖ్యతను తెలియ [illegible] 1924 వ తేదీని కామ్రేడ్ స్టాలిన్ తీసుకున్న [illegible] ప్రతిజ్ఞను చదివి వినిపించాడు. ఇందులో [illegible] పార్టీ స్వచ్ఛతను, గౌరవాన్ని, కాపా [illegible] ఈ ప్రతిజ్ఞను రష్యన్ కమ్యూనిస్టుపార్టీ గత 19 సంవత్సరాలలో యేవిధంగా నెరవేరుస్తున్నదో కామ్రేడ్ సుందరయ్య వివరించాడు. సోవియట్ యూనియన్లో మాత్రమే గాకుండా ప్రపంచమంతట వేర్వేరు కమ్యూనిస్టుపార్టీలు ఏవిధంగా స్టాలిన్ తీసుకున్న ప్రతిజ్ఞను నెరవేరుస్తున్నాయో, వివరించాడు. సోవియట్ యూనియన్పై యుద్ధం చేస్తున్న ఫాసిజం, ప్రపంచ ప్రజలందరికి నేడు యెలా శత్రువో గ్రహించి, చైనా, ఇంగ్లండు, అమెరికా, ఫ్రాన్సు, ఇండియా మొదలైన దేశాలలో కమ్యూనిస్టు పార్టీలు, యీ దురాక్రమణను యెదుర్కొనడానికి ప్రజలందరినీ సమీకరిస్తూ, స్టాలిన్ తీసుకున్న ప్రతిజ్ఞను యే విధంగా నెరవేరుస్తున్నాయో కామ్రేడ్ సుందరయ్య స్పష్టం చేశాడు.

కామ్రేడ్ స్టాలిన్, పార్టీ ఐక్యతను కాపాడి, పార్టీ

'అంతర్జాతీయపార్టీలో ఆంధ్ర కమిటీకి అర్హతవుంది'

విధుల్ని నెరవేర్చాలని శపథం తీసుకున్నాడు. ఈనాడు పార్టీ ఐక్యతపైననే ప్రపంచ ప్రజల ఐక్యత ఆధారపడి యున్నది కాబట్టి, మన దేశంలోకూడా పార్టీ ఐక్యతను కాపాడవలని యున్నదని కామ్రేడ్ సుందరయ్య చెప్పాడు.

శ్రామికవర్గ నియంతృత్వాన్ని (సోవియట్ యూనియనును) కాపాడుతామని ఆనాడు స్టాలిన్ శపథం తీసుకున్నాడు. ఈ రోజున, శ్రామిక వర్గ నియంతృత్వాన్ని కాపాడడం, వివిధ దేశాలమధ్య ఐక్యతను కాపాడడంపైననే ఆధారపడియుందని స్పష్టీకరించాడు.

ఎర్రసైన్యాన్ని బలపరచి, పెంపొందించడం కామ్రేడ్ స్టాలిన్ తీసుకున్న ప్రతిజ్ఞలో ఒకభాగం. ఈరోజున సోవియట్ యూనియన్లో, స్టాలిన్ నాయకత్వాన, ఎర్రసైన్యం ఏ విధంగా ప్రపంచ ప్రజలందరి స్వాతంత్ర్యం కొరకు పోరుసల్పుతూందో కామ్రేడ్ సుందరయ్య తెలిపాడు.

అంతర్జాతీయ కమ్యూనిస్టుపార్టీ యొక్క సిద్ధాంతాలకుకట్టుబడి యుంటామని, మన ప్రాణాలను పహికం అందుకు దాచుకోమని, కామ్రేడ్ స్టాలిన్ ఆరోజున వాగ్దాన మిచ్చాడు. ఆవాగ్దానాన్ని యీ రోజున వివిధ దేశాలలోని కమ్యూనిస్టుపార్టీలు ఏవిధంగా నెరవేరుస్తున్నాయో వివరించాడు.

తరువాత, మన ఆంధ్రరాష్ట్రంలో పార్టీ, కామ్రేడ్ స్టాలిన్ తీసుకున్న ప్రతిజ్ఞను నేడు ఏ విధంగా నెరవేరుస్తూందో సుందరయ్య తెలియపరిచాడు. "ఒకవైపు పోలీసుల దారుణ నిర్బంధ విధానం, మరొకవైపు ఫాసిస్టు దురాక్రమణ దాడుల ప్రమాదం, దేశాన్ని అతిక్లిష్టపరిస్థితులలో ముంచివేస్తూంటే, స్వాతంత్ర్య పోరాటాన్ని సరియైన మార్గంలో నడుపవలసిన కాంగ్రెసు నాయకులు జైళ్లలో మ్రగ్గుతూంటే, ఈ భారమంతా నేడు కమ్యూనిస్టుపార్టీపై బడింది. దీన్ని ఆంధ్రపార్టీ ఏవిధంగా, ఎంతవరకు నిర్వహించిందో, పరిశీలించినమీదట మనం లెనిన్ నిర్మించిన పార్టీలో సభ్యులుగా ఉండడానికి అర్హతను కలిగియున్నామని రుజూవౌతుంది. ఉదాహరణకు: దారుణమైన నిర్బంధ విధానానికి మనపార్టీ గురిఅవుతూన్నప్పటికీ, దేశశత్రువులు మనపై అనేకనిందలు మోపుతూన్నప్పటికీ, ధైర్యంతో మనం మనపంథాను ప్రజలమధ్య ప్రచారంచేస్తున్నాం. రెండో విషయం, మూడు నెలల కాలంలో పార్టీపత్రిక 3000 నుంచి 9000 కు పెరిగి, 2000 గ్రామాలలో వ్యాప్తిచెందింది, మన పత్రికపై విపరీతమైన దుష్ప్రచారం సాగుతూన్న రోజులలో ఇంత అభివృద్ధి గతించదగినది. మూడవ విషయం, పార్టీ వ్యతిరేకులు రైతాంగంలో వ్యతిరేకప్రచారం చేస్తూన్నప్పటికీ, ఒక నెల రోజులలో అన్నిజిల్లాలలోను, సుమారు 55,000 మంది రైతుల్ని రైతుసంఘాలలో [illegible] గరిగాము. పార్టీ పిలిపినకు అన్ని [illegible] రు. 60,000 [illegible] వాగ్దానం [illegible]. కామ్రేడ్ [illegible] భారతదేశ పార్టీ చరిత్రలో [illegible] దాయం. మరొక విషయమేమంటే, [illegible] సభ్యులెందరో, తమకున్న [illegible] స్వంతరుమి పార్టీకి [illegible] పాలెం, కాటూరు(కృష్ణా), గ్రామాలలో [illegible] రైతులతోను, కూలీలతోను, కలిసి పరిశోధనా [illegible] వాటిపట్లవచ్చిన [illegible] నిధికి యిచ్చారు. [illegible] తీవులపార్టీలవి వారు [illegible] గా ప్రజలకు [illegible].

అంతటంతో మనపార్టీని [illegible] చేయడానికి యే యే కర్తవ్యాలను నెరవేర్చాలో [illegible] ప్లీనం సమావేశంలో నిర్ణయించబడుతుందని [illegible] సుందరయ్య ఉపన్యాసాన్ని ముగించాడు.

ఉపన్యాసం ముగిసిన తరువాత కమ్యూనిస్టు అంతర్జాతీయ గీతాన్ని కామ్రేడ్స్ పాడారు. విప్లవ గీతాలు, జయజయ ధ్వనులు మిన్ను ముట్టుతూవుంటే, కామ్రేడ్ సుందరయ్య ఎర్రజండాను ఎగురవేశాడు.

భారత కమ్యూనిస్టు పార్టీ, బెజవాడ సిటీ కమిటీ యాజమాన్యాన 21 వ తేదీ సాయంత్రం [illegible] గం. లకు హనుమంతరాయ గ్రంధాలయంలో [illegible] సభ జరిగింది. కామ్రేడ్ ఎం. బసవపున్నయ్య (గుంటూరు జిల్లా కమిటీ కార్యదర్శి,) అధ్య [illegible]. ఉపన్యాసకులు: కామ్రేడ్స్ [illegible] జగదాంబ, పోతురాజుగారలు. రాత్రి [illegible] ఆ గ్రంధాలయ హాలులోనే "దేశభక్తులు", "[illegible]" "కొరియా స్వాతంత్ర్య ఘోష" అను నాటికలు [illegible] ర్శింపబడ్డాయి. సుమారు3000మంది ప్రేక్షకులువచ్చారు.

వార్తలు - విశేషాలు

●

ఐక్యతే విజయ సాధకము

ఒంగోలు మ్యునిసిపల్ అధికారులు రెండు నెలల నుండి పనివాళ్ళకు కరువుభత్యం యివ్వకపోవడంవల్ల మ్యునిసిపల్ పనివారు గత మాసం 29 వ తారీకున 15 [illegible] నోటీసు యిచ్చారు. పనివాళ్ళను బెదరించడానికి, యితర చోట్లనుండి పనివారిని తెప్పించి పనిచేయించడానికి అధికారులు ప్రయత్నించారు. కాని పనివారంతా చెక్కుచెదరక, ఐక్యతతో వుండడంవల్ల యీ తంత్రాలేమీ ఫలించలేదు. ఈ నెల 12 వ తేదీని అధికారులు లొంగిరాక తప్పిందికాదు. ఒక్కొక్క పనివానికి మూడేసి రూపాయిల చొప్పున రెండు నెలల భత్యం యిచ్చారు. కార్మికుల ఐక్యతా ప్రభావానికిది మరొక నిదర్శనం.

మరొక విజయం

ఒంగోలు తాలూకాలో రాజుపాలెం అనేచోట మూవర్ అనే ఎరువుతో రాగి ధాన్యం పండించుకొంటారు. ఈ మూవర్ని వ్యాపారస్తులు బస్తా 48 రూపాయల చొప్పున అమ్మి ప్రజలకు చాలఇబ్బంది కలిగిస్తున్నారు. అక్కడి వ్యవసాయకూలీలలో పని చేసే కామ్రేడ్ మూవర్ కంపెనీ యజమానుల దగ్గరకు వెళ్ళి ప్రజల ఇబ్బందుల్ని వివరించి, బస్తా రు. 24-8-9 చొప్పున అమ్మేటట్లు చేశారు.

బందరు - నాగాయిలంక

మోటారు వర్కర్ల యూనియన్

ఈ నెల 16 వ తేదీని బందరు బస్ స్టాండులో బందరు - నాగాయిలంక బస్ వర్కర్లు సమావేశమై తమ యూనియన్ని స్థాపించుకొన్నారు. సభకు 31 మంది వచ్చారు. ఏలేశ్వరపు సత్యనారాయణగారు అధ్యక్షులు; కామ్రేడ్ కోనేరు రాజగోపాలరావు యూనియన్ నిర్మాణాన్ని గురించి వుపన్యసించారు. కార్మికులు సంఘటితమైతేనే శ్రమ ఫలించగలదని, నేటి ఆహార సమస్య మొదలైనవి పరిష్కరించుకొని కాంతి సుఖాలను అనుభవించగలరని, చెప్పారు. ఐక్య సంఘటనకు పూనుకొన్న యీ కార్మికులకు మా విప్లవ అభివందనాలు.

యం. యస్. యం. రైల్వే పనివారల

16 వ వార్షిక సమావేశం

ఈ నెల 16, 17, 18 తేదీలలో యం. యస్. యం. రైల్వేపనివారల వార్షిక సమావేశం రాజమండ్రిలో జరిగింది. రెండువందల మంది ప్రతినిధులు వచ్చారు. 16 వ తేదీని, విషయ నిర్ణయ సభలో కార్మికుల కష్టాలను గురించి, కోరికలను గురించి తీర్మానాలు తయారు చేశారు. రాజకీయ తీర్మానాలు కూడదని కలక్టరు ఆర్డరు చేయడంవల్ల, రాజకీయ తీర్మానాలేవీ చర్చకురాలేదు. 17 వ తేదీ మధ్యాహ్నం గురుస్వామిగారి అధ్యక్షత క్రింద మహాసభ ప్రారంభమయింది; పీరు కలక్టరుఆర్డరును ఖండించారు. కార్యదర్శిగారు తన నివేదికను చదివారు. ఈ సంవత్సరం యూనియన్ సభ్యత్వం 12, 201; గత సంవత్సరం కంటె 45% హెచ్చు అన్నమాట. యూనియన్లో పది బ్రాంచిలున్నాయి. 1941-42 సంవత్సరానికి రాబడి 10,378 రూపాయిలు.

తరువాత ఎన్నికలు జరిగాయి. కామ్రేడ్సు గురుస్వామిగారు అధ్యక్షులు. వి. వెంకటేశ్వర్లు, మహమ్మద్ అబ్దుల్లాగారు ఉపాధ్యక్షులు. కె. యల్. నరసింహంగారు కార్యదర్శి. దేవసుందరం, రహింగార్లు సహాయ కార్యదర్శులుగా ఎన్నుకోబడిరి.

ఇదేనా అధిక ఆహారోత్పత్తి?

అమృతలూరు (గుంటూరు జిల్లా) గ్రామంలో, 72 మంది వ్యవసాయ కూలీలు కలిసి, ఎవ్వరికీ ఏవిధమైన ఇబ్బంది కలిగించనట్టిన్నీ, ఇంతవరకు నిరుపయోగంగా పడివున్నట్టింటిన్నీ, బంజరుభూమికి సంబంధించిన 2 యకరాల 60 సెంట్ల దొంక నొకదానిని సాగుచేయడం ప్రారంభించారు. అధిక ఆహారోత్పత్తినిగురించి లోగడ జరిగిన ప్రభుత్వ ప్రకటననుసరించే వీరికృషిని ప్రారంభించారు; కాని, ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటిస్తూన్నమాటలకు, చేస్తున్న పనులకు యెక్కడా సామరస్యం కుదరడంలేదు. అధిక ఆహారోత్పత్తికి ప్రజలందరూ కృషి చేయాలి, ఆ విధంగా అంతిమ విజయానికి సాయపడాలంటూ ఒకవైపు ప్రకటించడం - మరొకవైపు, ఏవైతే ప్రజల్ని ఈ కృషికి దూరంగా వుంచుతాయో - ఆ చర్యలనే ప్రత్యేకం పట్టుదలతో చేయడం. ఉదాహరణకు: అమృతలూరులో చూడండి - ఆ 72మంది వ్యవసాయ కూలీలు అధికాహారోత్పత్తికి పూనుకుంటే, పంటకోతకు ముందు ప్రభుత్వంవారు పీటితీరువ క్రింద అపరాధపు పన్నుక్రింద 12—0—0 లు శిస్తువేశారు. అందుకు ఒప్పుకుంటే, యింకా యెక్కువ గుంజాలని కాబోలు, ఇప్పుడి శిస్తు క్రింద 90—0—0 చెల్లించాలి; లేకపోతే పంట జప్తు చేస్తామంటున్నారు. ఏనుపేరు మీద ఈ దాడికి అర్థమేమిటో! ఇలాంటి చర్యలవల్ల అధికాహారోత్పత్తికి బదులు - దానికి వ్యతిరేక ఫలితం సంభవించగలదు. ఇకనైనా ఇలాంటి చేష్టలను అధికారులు మానుకోవాలి

సంక్రాంతికి కొత్త వేడుకలు

మన పల్లెటూళ్ళలో సంక్రాంతి ఎడ్లపందెం [illegible] పందాలు, జూదం, చిరకాలంనుంచి ఆటలు. [illegible] కలలో ప్రజలు తమకున్న స్వల్పసంపాదనను [illegible] పాడుచేసుకోవడమే కాకుండా, తప్పతాగి, ఆరోగ్యాన్ని పాడు చేసుకొంటారు.

కాని, కృష్ణాజిల్లాలో యువజన సంఘాలు సంక్రాంతికి ప్రజలకు పనికి వచ్చే కొత్తవేడుకలద్వారా అమాయక ప్రజల్ని మంచి మార్గంలో పెట్టదలచుకున్నాయి. ఈ ఏడు మంగళాపురంలో సంక్రాంతి 3 రోజులు. చెడుగుడు, బేస్బాల్, టగ్ఆఫ్వార్, [illegible] మొదలైన పోటీలలో ఆ చుట్టుపట్ల గ్రామాల యువకులు ఎక్కువ వుత్సాహంతో పాల్గొన్నారు. పీటూళ్ళ, 8 మొదలు 16 ఏండ్లవయస్సుగల పిల్లలుకూడా చెడుగుడు, మారుగాలం పరుగు, 3 కాళ్లపరుగు, మొదలైన ఆటలు ఆడారు. ఇవిచూడ్డానికి వచ్చిన ప్రేక్షకులు 1000 మంది. 14వ తేదీ రాత్రి హరికథ [illegible] చెప్పారు. దీనికి సుమారు 800 మంది ప్రేక్షకులు. 15 రాత్రి వరవిక్రయం నాటకం ప్రదర్శించబడింది. దీనికి 15 గ్రామాలనుండి 1500 మంది ప్రేక్షకులు వచ్చారు. ఈ కొత్తవేడుకలవల్ల గ్రామస్తులు కోడి పందాలకు, జూదాలకు వెళ్లలేదు. అర్థికంగా గ్రామం చాలా లాభం పొందింది. కొంత విజ్ఞానంకూడ గ్రామస్థులు పొందారు.

రెండవ రంగానికి ఇదే తగిన సమయము

లెనిన్‌గ్రాడ్-లెనిన్ మహాశయుని నామధేయంతో [illegible] ఆ మహానగరాన్ని గురించి ఆందోళన [illegible] [illegible]పోయాయి. కార్మిక - [illegible] రాజ్య [illegible] పలికిన ఆ నగరం [illegible] [illegible] వస్తుందేమో అని ఆందోళన. వీర రెడ్ ఆర్మీ [illegible] [illegible]వరకు ఆ పని [illegible] ఆ [illegible]పోయాయి. అందో[illegible] [illegible]. అది అంతిమవిజయం పొందింది. [illegible] 18వ తేదీని లెనిన్‌గ్రాడ్ - స్వాతంత్ర్య అభి[illegible] లెనిన్‌గ్రాడ్ - నాజీ ముట్టడినుండి విముక్తి పొందింది. ఒకవైపు నాజీరాక్షసులు తమపై [illegible] [illegible]గా కురిపిస్తున్నా ఇంకొక, మరొకవైపు [illegible] [illegible] తమను పీడిస్తున్నా [illegible] పదహారు మాసాలుగ లెనిన్‌గ్రాడ్ నగర [illegible] ఆ మహానగరాన్ని మలినం కానీయకుండా [illegible]. తమప్రాణాలకు ప్రాణంగా, తమ ఆశయాలకు ఆధారంగా, తమ సర్వస్వంగా, దాన్ని [illegible].

ఆ మహానగరం తమ సొత్తు, తమ సోవియట్ [illegible] ఆయువుపట్టు, తమ స్వాతం[illegible] అన్న అభిమానం ఆప్రజలకు [illegible] తమను కన్నబిడ్డల్లాగ చూచుకుంటూ [illegible] తమ క్షేమాన్నే ఆలోచిస్తున్న ప్రజా[illegible] వెనక నిలచివుండగా తమ క్షేమభయమనే [illegible] కాబట్టి: ఆ నగరవాసులు యీ పదహారు మాసాల యాతనను చెక్కు చెదరకుండా భరించగలిగారు. ఇటువంటి యోధులకు సాధ్యంకానిది యేది?

అప్పుడూ - ఇప్పుడూ

1941 [illegible] ఎనిమిదవ తేదీని లెనిన్‌గ్రాడ్‌ని [illegible] వచ్చిన జర్మనుసేన, నీవానది తూర్పు [illegible] [illegible] పట్టుకుంది. [illegible] ఆ నగరం చుట్టూ జర్మన్ - ఫిన్లాండు సేనల [illegible] పూర్తి అయింది. 'ఇక లెనిన్‌గ్రాడ్ పతనం యెంతలో మాట' అన్నాడు అక్కడి జర్మన్ సేనాధిపతి 'బ్రహ్మదేవుడయినా లెనిన్‌గ్రాడ్‌నుంచి మనల్ని కదల్చలేడ'న్నాడు హిట్లరు. 'లెనిన్‌గ్రాడ్ ప్రజలు మలమల మాడి, చచ్చి, మన [illegible] పడవలసిందే' అని మీసం దువ్వాడు. [illegible] ప్రజలు ఆకలితో మలమల మాడారు [illegible] కాని హిట్లరుకు శరణనలేదు. ఆకలితో మాడుతూకూడా ఆయుధాలు కూడబెట్టుకున్నారు. [illegible] పీలయిన పంటలు పండించి, ఆకలి [illegible] చల్లార్చుకున్నారు. సమయం కనిపెట్టివుండి [illegible] హిట్లరు మూతా తోక యూడించి పరుగెత్తు[illegible]. ప్రపంచ ప్రజలంతు లెనిన్‌గ్రాడ్ ఒకఅమోఘ ఆదర్శంగా నిలచింది.

గతవారం మ్షెల్బర్గ్‌మీద రష్యన్లు ఒత్తిడి తెస్తున్నా[illegible] జర్మను వలయంలో యీ దుర్గం ఒక[illegible] నదమ్మకి దక్షిణ గట్టుమీద, లెనిన్‌గ్రాడుకి 25 మైళ్ళ దూరంలో వుంది. ఏడాదిపైగా జర్మన్లు దీనిని ఒక గొప్ప కోటగా మార్చుకొన్నారు. ఈ ప్రాంతంలో జర్మన్ల రక్షణవ్యూహం 10 మైళ్ల వెడల్పు. విన్యావినో ప్రాంతంలో 18 మైళ్ల మందంగాకూడా, జర్మన్లు రక్షణ వ్యూహాన్ని నిర్మించుకున్నారు.

విముక్తి

ఈ శీతకాలం యింకా ముదరకముందే లెనిన్‌గ్రాడుని విడిపించాలని రెడ్‌ఆర్మీకి సందేశం వచ్చింది. లెనిన్‌గ్రాడ్‌గుండా ప్రవహించే నీవా నదికి పడమటి నుంచి, ఆ నగరానికి ఆగ్నేయంగా వున్న వోల్ఖోవ్ నదికి తూర్పునుంచి విజృంభణ ఒకేసారిగా ప్రారంభ మయింది. 16 మాసాలుగా బలపరచుకొన్న జర్మన్ కోటలు ఒక వారం రోజుల యుద్ధానికి తుత్తునియ లయాయి. రెడ్ఆర్మీ లెనిన్‌గ్రాడ్‌లో ప్రవేశించింది. ఈ యుద్ధంలో నలుగు జర్మన్ పటాలాలు చెల్లాచెదరయ్యాయి; 13 వేలమంది నాజీలు చచ్చారు. వేలకొలది ఖైదీలయారు. ఈ యుద్ధాన్ని నడిపినవారిలో ముఖ్యులు జనరల్ జుకోవ్. ఇంత గొప్ప విజయం సాధించిన వీరికి సోవియట్ ప్రభుత్వం మార్షల్ పదవి నిచ్చింది. లెనిన్‌గ్రాడ్ ప్రాంతంలోని ముఖ్య రైలు మార్గాల నుంచి జర్మనులను పూర్తిగా తుడిచివేయడానికి రెడ్ ఆర్మీ యింకా ముందుకు పోతూవుంది.

లెనిన్‌గ్రాడ్ విజయం ఫలితంగా ఫిన్లాండు సేనలకు, జర్మనుసేనలకు భూమిమీద సంబంధంలేకుండా తెగిపోయింది, ఇక్కడ జర్మనులకు ఎంత యెక్కువ అపజయాలు కలుగుతే, ఫిన్లాండు స్థితి అంత అధ్వాన్న మవుతుంది లెనిన్‌గ్రాడ్ మూర్మాన్‌స్కు రైల్వే రెడ్ ఆర్మీ చేజిక్కడం యింక యెంతోకాలం పట్టదు. అది జరిగినవెంటనే లెనిన్‌గ్రాడ్ మొదలుకొని మూర్మాన్‌స్కు వరకు యెర్రసేన విజృంభణ యింకా తీవ్రతర మవుతుంది.

ఈలోగా వెలికియిలూకి రంగంలోని యెర్రసేన నైరుతి దిక్కుగా నెవెల్ అనే ముఖ్యమయిన రైల్వే కేంద్రంమీదికి వెళుతూవుంది. ఇది లాట్వియా సరిహద్దుకు సమీపంలో వుంది. అంటే, యిటునుంచి బాల్టిక్ రాజ్యాలమీద ఒత్తిడికి అవకాశా లేర్పడుతున్నాయన్న మాట.

ఉత్తర రంగంలో పరిస్థితులు యిలా ప్రోత్సాహకరముగా సాగుతూండే, మధ్య దక్షిణరంగాల్లోని పరిస్థితులు యింతకు యేమాత్రం తీసిపోవడంలేదు.

ప్రపంచ యుద్ధ సమీక్ష

వొరొనెజ్ నగరానికి దక్షిణంగా సాగుతూన్న సోవియట్ దండయాత్రల్లో రెండు సేనలు నైరుతి దిక్కుగా వాలుకి అనే రైల్వే కేంద్రంపైకి సాగాయి. ఈ రంగములో కుప్యాన్‌స్కు అనే మరొక ముఖ్య రైల్వే జంక్షన్‌మీదికి మూడు వైపులనుంచి రెడ్‌ఆర్మీ సాగుతూంది. ఈవ్యూహంలో వాలుకికి అప్పుడే సోవియట్ సేనల వశమయింది. ఇది ఖార్కోవ్ నగరానికి కొద్ది దూరంలోనే వుంది. కడపటి వార్తలనుబట్టి చూస్తే, యీ నగరాన్ని వశపరచుకొన్న ఎర్రసేన యింకా 70 మైళ్ళు ముందుకుపోయిందని, ఖార్కోవ్‌కి 80 మైళ్ళ దూరంలోనే వుందని తెలుస్తూవుంది. అంటే ఖార్కోవ్‌కూడా నాజీచెరనుంచివిముక్తి పొందేరోజులు దగ్గర పడుతున్నాయన్న మాట.

నాజీసేనల విచ్ఛిన్నం

ఈలోగా వోరొనెజ్ - రాస్టావ్ రైలు మార్గం మీదుగా రాస్టావ్ నగరం మీదికి వస్తున్న సేన కామెన్‌స్కు నగరాన్ని స్వాధీనపరచుకొంది. ఈ నగరందగ్గరే వోరొనెజ్-రాస్టావ్ రైలుమార్గం డానెట్జ్ నదిని దాటుతుంది. ఇక్కడే కాకుండా ఇంకా ఇతరచోట్ల ముప్పై, నలభై మైళ్ళ పొడుగున రెడ్‌ఆర్మీ డానెట్జ్ నదిని దాటివచ్చింది దీనివల్ల డానెట్జ్ నదికి, రాస్టావ్‌కి మధ్యనున్న జర్మనులకు ప్రమాదం హెచ్చిందన్న మాట. ఈ రంగంలోనే వున్న ఉక్కు పరిశ్రమ కేంద్రం, వొరోషిలావ్‌గ్రాడ్ అనే నగరానికి అప్పుడే ఈశాన్యంనుంచి, తూర్పునుంచి ఒత్తిడి కలుగుతూంది.

ఈ విధంగా నిర్విఘ్నంగా సాగుతూన్న రెడ్‌ఆర్మీ విజయ యాత్రలో, గత రెండు మాసాల్లో వోల్గా, డానెట్జునదుల మధ్య రెండు వందల మైళ్ళ ప్రదేశం నాజీ చేతులనుంచి విముక్తి పొందింది. అంతేకాకుండా, స్టాలిన్‌గ్రాడ్‌దగ్గర నశించిపోతూన్న నాజీ సేనమాట అటుంచి, రోసోష్ - కామెన్‌స్కు రైలు మార్గానికి, డాన్ నదికి మధ్య, మరొక పెద్ద జర్మనుసేన రెడ్ ఆర్మీ ఆరకత్తెరలో చిక్కుకొంది. రెడ్‌ఆర్మీ దీనికి కూడా అంత్యక్రియలు చేస్తూంది. ఈ సేనలో అనేక పటాలాలు రెడ్‌ఆర్మీకి శరణన్నాయి. శరణన్నవారికి సోవియట్ నాయకులు అభయమిస్తున్నారు. లొంగని వారిని హతమారుస్తున్నారు. ఇంతే కాకుండా, కుప్యాన్‌స్కు మీదికి వస్తున్న సేన, ఆ నగరాన్ని స్వాధీనం చేసుకొన్న తరువాత, ఇంకా దక్షిణంగా సాగిపోయి, రాస్టావ్ వెనకవైపు సముద్రతీరాన్ని చేరవచ్చును. అప్పుడు ఇటువచ్చిన ఎర్రసేనకు, వోరొనెజ్ - రాస్టావ్ రంగంలోని సేనకు మధ్య మరో పెద్ద జర్మనుసేన చిక్కుకోవచ్చు. ఈ విధంగా నాజీలకు మరొక సమ్మెటపోటు తగులవచ్చును.

కాకసస్‌లో

ఇక్కడ ఇలావుండగా ఉత్తరకాకసస్‌లో ఎర్రసేన అమోఘ విజయాలు సాధించుకుంటూ, రాస్టోవ్ మీదికి వస్తూంది. స్టాలిన్‌గ్రాడ్-క్రాస్నడార్ రైలుమార్గం మీదుగా వస్తున్న రెడ్ ఆర్మీ క్రొపొట్‌కిన్స్కాయా నగరాన్ని, సాల్స్కుని వశపరచుకుంది. రాస్టావ్, టిఖొరెట్‌స్కు నగరాలకు సాల్స్కు ఆయువుపట్టులాంటిది. సాల్స్కు ఆక్రమణతో ఉత్తర కాకసస్‌లోని జర్మను సేన తప్పించుకపోయే అవకాశం చాల సన్నగిల్లింది. అక్కడనుంచి టిఖొరెట్‌స్కు మీదికి పురోగమనం సాగుతూనేవుంది. రాస్టావ్ - గ్రాజ్నీ రైలుమార్గంమీదుగాను, ఆ మార్గానికి రెండువైపులా, సాగివస్తున్న రెడ్‌ఆర్మీ ఇంకొన్ని ముఖ్య విజయాలు సాధించింది. ఆర్మవీర్ అనే ముఖ్య రైలు కేంద్రం రెడ్ ఆర్మీ వశమయింది. అంతకుముందే, ఆ నగరానికి కొద్దిగా తూర్పున వున్న వొరోషిలావ్‌స్కు వశమయింది. కడపటివార్తలుచూస్తే టిఖొరెట్‌స్కుకి కొద్దిమైళ్ల దూరంలోనే రెడ్ ఆర్మీ వుందని తెలుస్తుంది. ఈ విజయాల ఫలితంగా నైరుతి దిక్కుగా వున్న మైకాప్ చమురుగనులలోని జర్మన్‌సేన స్థితి దుర్భరమైంది. అక్కడ వుండడం అసాధ్యమని గుర్తించి, జర్మనులు మైకాప్‌ను వదలి పారిపోతున్నారు. టిఖొరెట్‌స్కు ఆక్రమణ త్వరలోనే జరుగుతుంది. దానితో ఉత్తరకాకసస్‌లోని నాజీసేన, రెడ్ ఆర్మీ వలయంలో చిక్కుకొన్నట్టే భావించవచ్చును.

మొన్న లెనిన్ దినోత్సవ సందర్భంలో మాస్కో సోవియట్ అధ్యక్షుడు షెర్బకోవ్ ఉపన్యసిస్తూ, జనవరి 19 నాటికి రెండు మాసాల్లో అయిదు లక్షల మంది జర్మనులు చనిపోయానీ, రెండు లక్షలు ఖైదీలయానీ, 6 వేల టాంకులు, 12 వేల తుపాకులు, 3500 విమానాలు పట్టుబడ్డాయనీ, చెప్పారు.

రష్యా రంగంలో ఇప్పుడు జరుగుతూన్నది జర్మన్ల ప్లాను ప్రకారం వెనక్కిరావడంకాదనీ - రష్యన్ల ప్లాను ప్రకారం జర్మనులు ఓడిపోవడంజరుగుతూందని న్యూ[illegible]

సిద్ధ బ్రిటిష్ మిలిటరీ విశేషజ్ఞ [illegible]

ఇతర రంగాల్లో

ఒక్క రష్యాలోనేకాదు [illegible] ఇప్పటి యుద్ధ చరిత్రలో [illegible] పొందుతుంది. ఈ కాలంలో [illegible] యాలు, [illegible] చెప్పుతూ [illegible] నాజీసేన [illegible] రంగంలో బ్రిటిష్ [illegible] ట్రిపోలిని స్వాధీనం చేసుకుంది. [illegible] జర్మనుసేన [illegible] [illegible]వైపు పారిపోయింది. [illegible] కొద్ది సేనలతో [illegible] ట్రిపోలి [illegible] [illegible] వైపు మరలించవలసింది.

ట్రిపోలి [illegible] ట్యునీషియా మీదికి పోడానికి అవకాశం [illegible]. అంతేకాక, మెడిటరేనియన్ సముద్ర [illegible] మీద [illegible] దానికి [illegible]. [illegible] రాజ్య సేనలు ఉత్తర ట్యునీషియాలో [illegible] మధ్య మార్గం కాపాడుకోడానికి ప్రయత్నిస్తున్నా[illegible]. ట్రిపోలినుంచి రోమెల్ సేనలు [illegible] కోడానికి [illegible]. ట్రిపోలి విజయం చెప్పుకో తగ్గదే. కాని, యూరపులో రెండో రంగానికి అది మరొక మెట్టుగా వుండనే దాని విలువ. [illegible] యీనాడు యూరపులో పరిస్థితులు యెన్నడూ లేనంత అనుకూలంగా వున్నాయి. సోవియట్ నాయకులుకూడా రెండవ రంగంకోసం ఎదురు చూస్తున్నారు. స్టాలిన్‌గ్రాడ్ రంగంలోని సోవియట్ సేనాధిపతి యిలా అన్నాడు: 'రెండవ రంగం [illegible] దెప్పుడా అని ఎదురు చూస్తున్నాం. ఆఫ్రికా [illegible] యూరప్‌లో రెండవరంగానికి ఒక మెట్టు [illegible]. జర్మన్ సేనల్ని పడమటి రంగానికి మరలించడమే ముఖ్యంగా కావల్సింది'. కాని, ఉత్తరాఫ్రికాలో [illegible] పరిస్థితులింకా పెనుగులాటగానే వున్నాయి. [illegible] [illegible] కాలయాపనవల్ల ప్రయోజనం వుండదు. అమెరికా, బ్రిటిషు రాజకీయవేత్త లేమంటారు?

కామేడ్

తాపీ మోహన్‌రావ్

Published by Katragadda Rajagopala Rao, and Printed by The Popular Printers, Governorpet - Bezwada.

END OF ISSUE